

### నృసింహుని సేవలో మంత్రులు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని గురువారం మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్‌నేత తదితరులు దర్శించుకున్నారు.



### తాళం వేసిన ఇళ్లే టార్గెట్

తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా పెట్టుకున్న దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను అరెస్ట్ చేయడంతో ఆరు కేసుల్లో 19.5 తులాల బంగారం రికవరీ చేసినట్లు డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు. 8లో▸

### వాతావరణం

గరిష్టం/కనిష్టం
26.0/19.0

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లాలో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి.

## న్యూస్‌రీల్

### స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జగిత్యాల, కోరుట్లకు అవార్డులు



జగిత్యాల/కోరుట్ల: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా జగిత్యాల, కోరుట్ల మున్సిపాలిటీలు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ ర్యాంకులు పొందాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అదనపు కలెక్టర్ మకరంద్, మున్సిపల్ కమిషనర్ బోనగిరి నరేశ్, కోరుట్ల మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ మహేశ్ పురస్కారాలు అందుకున్నారు. రెండు మున్సిపాలిటీల్లో బయట ప్రాంతంలో మలవిసర్జన చేయకుండా చర్యలు చేపట్టడంతో పాటు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు వ్యర్థాలను తొలగించేందుకు ఎస్ఎఫ్‌టీ ప్రాజెక్ట్‌ను సైతం ఏర్పాటు చేశారు. అవార్డు రావడంపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య, కమిషనర్ అయాజ్ హర్షం వ్యక్తం చేశారు.

### పదో తరగతి విద్యార్థులపై శ్రద్ధ తీసుకోవాలి



జగిత్యాల: పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఉపాధ్యాయుల బాధ్యత అని డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం టీఎస్‌టీయూ క్యాలెండర్‌ను కలెక్టరేట్‌లోని డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుని మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కొమురయ్య, లచ్చయ్య, సురేందర్, రమేశ్, దేవదాసు, రాజిరెడ్డి పాల్గొన్నారు.

### 7న జగిత్యాలకు హైకోర్టు జడ్జి శ్రవణ్‌కుమార్ రాక

జగిత్యాలజోన్: జిల్లా కేంద్రానికి ఈ నెల 7న హైకోర్టు జడ్జి, జగిత్యాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎన్వీ శ్రవణ్‌కుమార్ రానున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి కోర్టుల న్యాయమూర్తులతో జగిత్యాల జిల్లా కోర్టులో జరిగే జ్యూడీషియల్ కాన్ఫరెన్స్‌లో హైకోర్టు జడ్జి పాల్గొంటారు. కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని పెండింగ్ కేసులు, కేసుల సత్వర పరిష్కారంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిసింది.

### మల్యాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు



మల్యాల(చొప్పదండి): మండల కేంద్రంలోని వీధుల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కవాతు నిర్వహించింది. హకీంపేటలోని 99వ బెటాలియన్‌కు చెందిన 70మంది ఆర్పీఎఫ్ సిబ్బంది శిక్షణలో భాగంగా గురువారం మల్యాలకు రాగా, రైతు వేదిక వద్ద సమావేశం నిర్వహించారు. డీఎస్పీ ప్రకాశ్, స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలోని అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ రాహుల్ రామారావు, ఇన్‌స్పెక్టర్లు బాలస్వామి, డీఎస్.మాస్కర్, జయప్రకాశ్, విష్ణుకుమార్, మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు.

**కొండగట్టులో పూజలు**

కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్నను గురువారం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

### పోస్టల్ పథకాలను ప్రజలకు వివరించాలి



కథలాపూర్(వేములవాడ): పోస్టల్‌శాఖ పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని ఆ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సిబ్బందికి సూచించారు. గురువారం మండలంలోని సిరికొండలో పోస్టల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోస్టల్ శాఖలో ఆర్‌డీ, సుకన్య సమృద్ధి యోజన, గ్రామీణ తపాల జీవిత బీమా, ప్రధానమంత్రి బీమా పథకాలున్నాయన్నారు. వీటిని ప్రజలకు వివరిస్తే సద్వినియోగం చేసుకుంటారన్నారు. గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేయాలని సిబ్బందికి చెప్పారు. సమావేశంలో పోస్టల్ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

# అడిగినంత ఇవ్వాల్సిందే.!

| మెప్మా సిబ్బంది వివరాలు.. | | | |
|---|---|---|---|
| పీడీ | 1 | టీఎంసీ | 4 |
| డీఎంసీ | 1 | | |
| ఏడీఎంసీ | 1 | ఆర్పీలు | 160 |

మహిళా సంఘాలు 4,156 సుమారు (జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల పరిధిలో)

- స్త్రీనిధి దా'రుణాలు'
- రుణం మంజూరుకు చేయి తడపాల్సిందే
- మెప్మా సిబ్బందిపై ఆరోపణలు
- బ్యాంకులో చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది



జగిత్యాల: మహిళా సంఘాలను బలోపేతం చేసి వారి సాధికారతకు సహకరించాల్సిన సిబ్బంది అందిన కాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించి వారి అభివృద్ధికి తోడ్పడాల్సిన మెప్మా సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మహిళా సంఘాల సభ్యులు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే అడిగినంత ఇస్తేనే రుణం మంజూరు చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. రూ.లక్ష రుణం తీసుకుంటే వారికి రూ.2 వేల వరకు చెల్లించాల్సిందే. మహిళలకు తెలియకపోవడంతో వారు చెల్లిస్తూ వస్తున్నారు. ఇందులో పనిచేసే ఆర్పీలు ప్రతినెలా సమావేశమై పొదుపు, తీసుకున్న స్త్రీనిధి రుణాలు, చెల్లించిన అసలు, వడ్డీ వంటి లెక్కలతో తీర్మానాలు చేస్తుంటారు. ఈ సమావేశానికి రిసోర్స్ పర్సన్లు కచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. కాగా మహిళా సంఘానికి సంబంధించిన అధ్యక్షులు తీర్మాన పుస్తకంలో రాసిన వాటినే చదివి సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని సంఘాలకు ఆర్పీలు అంటే కూడా తెలియని పరిస్థితి.

**రుణం తీసుకోవాలంటేనే భయం**

రుణం ఇప్పిస్తున్నామన్న నేపథ్యంలో ఆర్పీలు రూ.లక్షకు రూ.2 వేలు వసూలు చేయడం, రూ.5 లక్షలు ఇప్పిస్తే రూ.5 వేల వరకు వసూలు చేస్తూ మహిళా సంఘాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సంఘాలకు రుణాలు ఇప్పించడంలో వీరిదే పాత్ర ఉంటుంది. రుణం చెల్లింపుల్లో మహిళలు ఎక్కువగా వీరినే ఆశ్రయిస్తుంటారు. నేరుగా బ్యాంకుకు వెళ్లి మహిళ సంఘాల సభ్యులు కట్టవచ్చు. కానీ ఇది తెలియని కొందరు వారు మహిళ సంఘం అధ్యక్షురాలు, ఆర్పీలను సంప్రదిస్తుంటారు. ఇక్కడే అవకతవకలు జరుగుతున్నాయి.

**రిసోర్స్ పర్సన్లు కీలకం**

- మహిళ సంఘాలు చెల్లిస్తున్న స్త్రీ నిధి రుణాల కిస్తీలను ఆర్పీలు సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఈ విషయాలు బయటపడ్డా సంబంధిత ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
- మెప్మాలో ఒక డీఎంసీతో పాటు, ఒక ఏడీఎంసీ, నలుగురు టీఎంసీలు పనిచేస్తున్నారు. ఇందులో ఆర్పీలు 160 మంది ఉన్నారు. కానీ ఇందులో బదిలీలు మాత్రం చోటుచేసుకోవడం లేదు.
- మెప్మా పరిధిలో రిసోర్స్‌పర్సన్లే కీలకంగా మారారు. మహిళా సంఘాల అధ్యక్షులుగా ఉన్న వారు, రిసోర్స్ పర్సన్లు, మెప్మా అధికారులు కలిసి రుణాలు అందజేస్తుంటారు. రుణాలు అందించడంలో రిసోర్స్ పర్సన్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీఎంసీలు సైతం ఉంటారు.
- సంఘాల సభ్యులు ఏదైనా రుణం పొందాలంటే ముఖ్యంగా రిసోర్స్ పర్సన్లే రిపోర్టులు తయారుచేస్తుంటారు. జిల్లాలో చాలా చోట్ల రుణాలకు సంబంధించిన కిస్తీలను ఆర్పీలు సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
- తీరా అవకతవకలు బయటకు వచ్చాక మహిళలు చేసేదేమీలేక పోలీస్‌స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

### చర్యలు తీసుకుంటాం



కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చాయి. చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడ్డ వారి నుంచి రికవరీ చేస్తాం. సంఘ సభ్యులు ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడుతాం.

– నరేశ్, మెప్మా పీడీ

### రశీదులు ఇవ్వరు

మహిళా సంఘాలు రుణాలు తీసుకున్న అనంతరం నెలనెలా కిస్తీలు చెల్లిస్తుంటారు. ఈ కిస్తీలను సంబంధిత అధ్యక్షురాలు లేదా ఆర్పీలకు ఇస్తుంటారు. వీరు వెళ్లి బ్యాంకులో కట్టాల్సి ఉంటుంది. కాగా మహిళా సంఘాల నుంచి తీసుకున్న డబ్బుకు ఎలాంటి రశీదులు ఇవ్వడం లేదు. ఆర్పీలు డబ్బులు తీసుకుని సమాఖ్య ఖాతాలో జమచేయకుండా మెప్మా అధికారుల అండతోనే వాటిని కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కోరుట్లలో ఓ మహిళా సంఘం సభ్యురాలు అధికారుల సహాయంతో రూ.10 లక్షలతో ఉడాయించినట్లు తెలుస్తోంది. రాయికల్‌లో మూడునెలల క్రితం దాదాపు రూ.19.89 లక్షలు గతంలో ఆర్పీగా పనిచేసిన వ్యక్తి కాజేశాడు. మెప్మా అధికారుల ప్రమేయం లేనిది ఇన్ని లక్షలు అవకతవకలు జరగడం ఏంటని అనుమానాలకు తావిస్తోంది. ఆర్పీలు తమకేమి కాదనే ధైర్యంతోనే వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి.

# పేదలకు మెరుగైన వైద్యసేవలు



మెట్‌పల్లిలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
- కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

కోరుట్ల/మెట్‌పల్లి/ధర్మపురి: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం కోరుట్లలో డయాలసిస్ కేంద్రం, హాజీపురాలో బస్తీ దవఖానా ప్రారంభం అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే చక్కని వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ లెక్కలు చెప్పాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాక ముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, ప్రస్తుతం 102 ఉన్నాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఉమ్మడి జిల్లాలో వైద్య కళాశాలల ఏర్పాటును ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. కోరుట్లలో రూ.20 కోట్లతో వంద పడకల ఆసుపత్రికి నిధులు ఇచ్చామన్నారు. కొత్త సంవత్సరం కానుకగా 950 మంది వైద్యులను రాష్ట్రంలో నియమిస్తే ఉమ్మడి కరీంనగర్‌కు 90 మందిని ఇచ్చామన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, జిల్లాలో వైద్య సేవల మెరుగుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. అంతకముందు మంత్రులకు పట్టణ శివారులోని సాయిబాబా ఆలయం వద్ద ఘనస్వాగతం పలికారు. మంత్రి పర్యటనను పురస్కరించుకుని మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

**ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి**

ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెట్‌పల్లి పట్టణంలో రూ.7.50కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావులతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మెట్‌పల్లికి బస్తీ దవాఖానాతో పాటు ఆసుపత్రికి డెంటల్ చైర్‌ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.



ధర్మపురిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, ఈశ్వర్

**కేసీఆర్ పాలనలో అధునాతన వైద్యం**

సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలకు అధునాతన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ధర్మపురిలో మాతాశిశు ఆరోగ్య కేంద్రం పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.80 లక్షలతో ఆక్సిజన్ ప్లాంటు, రూ.కోటి వ్యయంతో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే 10 పడకలతో కూడిన ఐసీయూ, 30 నుంచి 50 పడకల ఆస్పత్రికి భూమిపూజ చేశారు. కాగా బుగ్గారం ఎక్స్‌రోడ్డు వద్ద మంత్రికి బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో ఎంపీ వెంకటేశ్ నేత, కలెక్టర్ రవి, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ విజయ్‌కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ మల్లికార్జున్, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, డీఎంహెచ్‌వో పుప్పాల శ్రీధర్, కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌లు అన్నం లావణ్య, రాణవేని సుజాత, సంగి సత్తమ్మ, జెడ్పీటీసీలు దారిశెట్టి లావణ్య, బత్తిని అరుణ, బాదినేని రాజేందర్, ఎంపీపీలు తోట నారాయణ, చిట్టిబాబు, బీఆర్‌ఎస్ కోరుట్ల పట్టణ, మండల అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశ్, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

### వినతుల వెల్లువ

కోరుట్లటౌన్/కథలాపూర్/ఇబ్రహీంపట్నం: పట్టణంలోని కోరుట్ల–జంబిగద్దె వాగుపై వంతెన నిర్మాణం పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు చెన్న విశ్వనాథం, సుతారి రాములు, ఎండీ ముక్రం తదితరులు మంత్రి హరీశ్‌రావును కోరారు.

- రాష్ట్రంలో పని చేస్తున్న 4,000 మంది బీడీ కమీషన్ ఏజెంట్లకు ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు ఎండీ మౌలానా మంత్రికి వినతిపత్రం అందజేశారు.
- కథలాపూర్ మండలకేంద్రానికి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం ఇచ్చినట్లు మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి తెలిపారు. ఆయన వెంట జెడ్పీటీసీ నాగం భూమయ్య, బద్దం మహేందర్‌రెడ్డి, లవుడ్యా దేవదాస్ ఉన్నారు.
- ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి హెల్త్ సబ్‌సెంటర్‌కు డాక్టర్‌ను నియమించాలని మంత్రిని బీఆర్‌ఎస్ మండల ప్రచార కార్యదర్శి పెంట లింబాద్రి మంత్రికి వినతిపత్రం అందజేశారు.

# దివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం



దివ్యాంగులను అభినందిస్తున్న ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్

జగిత్యాల: దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత అన్నారు. గురువారం జగిత్యాలలోని శుభమస్తు కన్వెన్షన్ సెంటర్‌లో దివ్యాంగుల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అధికారం కోసం, ఆస్తులు కాపాడుకోవడం కోసం వచ్చే నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ.3 వేల పింఛన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఈశ్వర్ సహకారంతో దివ్యాంగులకు త్రీవీలర్, స్కూటీలు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల ఉమ్మడి జిల్లా కన్వీనర్ బందు సత్యం, నాయకులు శ్రీనివాస్, అక్బర్‌ఖాన్, ప్రవీణ్, సర్పంచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

### మన ఊరు- మన బడి పనులు పూర్తిచేయాలి



పనులను పరిశీలిస్తున్న డీఈ వెంకటరమణ

ఇబ్రహీంపట్నం(కోరుట్ల): మన ఊరు– మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ డీఈ వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వర్షకొండ, కోమటికొండాపూర్, ఇబ్రహీంపట్నంలలో పాఠశాలల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, త్వరగా పూర్తి చేసి పాఠశాలలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభు, ఆర్‌అండ్‌బీ ఏఈ వేణు, ఉప సర్పంచు లక్ష్మణ్ పాల్గొన్నారు.

# పెరిగిన వరి విస్తీర్ణం!

## గతేడాది కన్నా గణనీయంగా పెరిగిన సాగు

- కేంద్రంతో ఘర్షణ వల్ల క్రితంసారి తగ్గుదల
- ధాన్యం కొంటామన్న ప్రకటనతో పంటలో వృద్ధి
- స్వల్పంగా తగ్గిన భూగర్భ జలాలు
- వరిసాగు కారణంగా పెరిగిన జలాల వినియోగం



పొలంలో నాట్లు వేస్తున్న కూలీలు (ఫైల్)

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వరిసాగులో రాష్ట్రంలో ముందు వరుసలో ఉంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరోసారి తన సత్తా చాటింది. గతేడాది యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కలకలానికి దారితీసింది. మరోవైపు పారాబాయిల్డ్ విషయంలో కేంద్ర రాష్ట్ర– ప్రభుత్వాల మధ్య సాగిన సంఘర్షణ కూడా రైతుల్లో ఉత్కంఠ పెంచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యాన్ని కొనేది లేదని రాష్ట్ర సర్కారు తేల్చి చెప్పగా.. తక్కువమంది మాత్రమే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపారు. మెజారిటీ రైతులు వరిసాగుకే జైకొట్టారు. తమ భూమిలో వరి మినహా మరేవీ పండవని, ఏదైతే అదైందని చాలామంది రైతులు వరి వేశారు. కొందరు క్వింటాలుకు రూ.1200 తక్కువ ధరకు రైసు మిల్లులు, సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని కొద్దిమొత్తంలో సాగుచేశారు.

**పుంజుకున్న వరి**

- గతేడాది వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ముదరడంతో చివరికి రాష్ట్రమే కొంటామని ముందుకొచ్చింది.
- ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం, వర్షాలు కూడా దండిగా కురవడంతో రైతులు తిరిగి వరి పంటకే మొగ్గుచూపారు. దీంతో కిందటేడాది కన్నా వరిసాగు గణనీయంగా పెరిగింది.
- ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లిలో గతేడాదితో పోల్చినపుడు ఈసారి వరిని 6,41,158 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేయగా జనవరి 4వ తేదీ వరకు 2,61,150 ఎకరాలు సాగు చేశారు.
- మిగిలిన పంటలు మొత్తం కలిపి 7,39,659 ఎకరాలు సాగు అవుతుందని అంచనా వేస్తుండగా.. ఇప్పటి వరకూ (జనవరి 4 వరకు) 2,90,800 ఎకరాలు సాగైంది.
- మొక్కజొన్న మాత్రం కరీంనగర్‌లో సీజన్ సాధారణంగా 24,145 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 3479 ఎకరాలు, పెద్దపల్లిలో 9758 ఎకరాలకు గాను 3479 ఎకరాలు, జగిత్యాల 17147 ఎకరాలకుగాను, 20774 ఎకరాలు, సిరిసిల్ల 1248 ఎకరాలకుగాను 276 ఎకరాల్లో సాగైంది.

**యాసంగిలో సాగైన వరి..**

| జిల్లా | అంచనా | ఈనెల4వరకు | గతేడాది | ప్రస్తుతం |
|---|---|---|---|---|
| కరీంనగర్ | 1,91,074 | 17,646 | 8,693 | 90,116 |
| పెద్దపల్లి | 1,50,495 | 21,978 | 4,429 | 37,060 |
| జగిత్యాల | 1,95,059 | 13,403 | 626 | 93,684 |
| రాజన్నసిరిసిల్ల | 1,04,530 | 18,720 | 1,674 | 40,290 |

**అన్ని పంటలు యాసంగి సీజన్...**

| జిల్లా | అంచనా | ఈనెల4 వరకు | గతేడాది | ప్రస్తుతం |
|---|---|---|---|---|
| కరీంనగర్ | 2,20,286 | 33,909 | 23,458 | 94,544 |
| పెద్దపల్లి | 1,62,004 | 26,169 | 7,391 | 38,952 |
| జగిత్యాల | 2,48,433 | 36,748 | 21,430 | 1,16,099 |
| రాజన్నసిరిసిల్ల | 1,08,936 | 21,458 | 4,109 | 41,205 |

**గంగమ్మ దిగువకు..**

- గతేడాది చాలామంది రైతులు వరిసాగుపై ఆసక్తి చూపకపోవడంతో మోటార్లు పనిచేయలేదు. ఫలితంగా మోటబావుల ద్వారా తక్కువ నీరు వినియోగించుకున్నారు.
- ఈసారి సర్కారు వరిసాగుపై స్పష్టత ఇవ్వడంతో బావుల్లో నీటి వినియోగం పెరిగి, భూగర్భ జలాలు దిగువకు జారిపోయాయి. కరీంనగర్‌లో 2021 డిసెంబరులో 4.83 మీటర్లు ఉండగా..ఈ ఏడాది అది 5.16 మీటర్ల దిగువకు చేరింది.
- జగిత్యాలలో భూగర్భ జలాలు గతేడాది భూఉపరితాలనికి 3.72 మీటర్ల దిగువన ఉండగా 2022 డిసెంబరునాటికి 3.86 మీటర్లకు చేరాయి.
- పెద్దపల్లి జిల్లా పాతాళ గంగ 2021 డిసెంబరులో 5.87 మీటర్ల దిగువన ఉండగా.. 2022 డిసెంబరునాటికి 4.56 మీటర్లకు వచ్చింది. అంటే పాతాళ గంగ ఈ జిల్లాలో 1.31 మీటర్లు పైకి ఎగిసింది.
- సిరిసిల్ల జిల్లాలో డిసెంబరు(2021)లో 4.52 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలు డిసెంబరు 2022 నాటికి 5.27 మీటర్లకు పడిపోయాయి.

### జోరుగా వానలు..

మరోవైపు ఈసారి ఈశాన్య, నైరుతి రుతుపవనాల సమయంలో జోరుగా వానలు కురిశాయి. దీంతో ఈసారి కరీంనగర్ జిల్లాలో సాధారణ వర్షపాతం 833.3 మి.మీలు కాగా 1366.7 మి.మీలు అంటే 64 శాతం అధికంగా పడింది. పెద్దపల్లి జిల్లా సాధారణ వర్షపాతం 998.1 కాగా, 51శాతం అదనంగా 1505.1 మిమీల వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా సగటు వర్షపాతం967.9 మి.మీలకు గాను 68 శా తం అదనంగా1623.1 మిమీ కురవడం గమనార్హం. ఇక రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే.. 851.5 మిమీ సాధారణ వర్షపాతానికి 50 శా తం అదనంగా 1280 మి.మీలు కురవడం విశేషం.

## క్లుప్తంగా

### మంత్రి గంగులకు ఎమ్మెల్యే పరామర్శ



నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్

జగిత్యాల: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరామర్శించారు. మల్లయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

### ఎంపీ పర్యటన విజయవంతం చేయండి



మాట్లాడుతున్న సత్యనారాయణ

రాయికల్(జగిత్యాల): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ శుక్రవారం రాయికల్‌లో పర్యటిస్తారని, విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అల్లీపూర్ గ్రామం నుంచి బైక్‌ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం శివాజీగార్డెన్స్‌లో జరిగే సభకు హాజరు కావాలని పార్టీ శ్రేణులను కోరారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రశేఖర్, అసెంబ్లీ కన్వీనర్ మదన్‌మోహన్, పట్టణ, మండల అధ్యక్షుడు అన్నవేని వేణు, కల్లెడ ధర్మపురి, నాయకులు పడాల తిరుపతి పాల్గొన్నారు.

### బాధిత కుటుంబానికి ఆర్థికసాయం



ఆర్థికసాయం అందజేస్తున్న మిత్రులు, గ్రామస్తులు

సారంగాపూర్(జగిత్యాల): బీర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన అల్లెపు నర్సింగం కుటుంబానికి గ్రామస్తులు, మిత్రులు రూ.80,500 ఆర్థికసాయం అందజేశారు. అల్లెపు నర్సింగం (25) జీవనోపాధి కోసం రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లగా ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. నర్సింగంకు భార్య, ఏడాది వయస్సు ఉన్న కూతురు ఉంది. అతడి కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2011–12 సంవత్సరం పదో తరగతి మిత్ర బృందం, గ్రామస్తులు రూ.63,500, 2006–07 సంవత్సరానికి చెందిన ఎస్సెస్సీ పూర్వ విద్యార్థులు రూ.17వేలు నర్సింగం కూతురు విన్నిక పేరున సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా మృతుడి భార్య వారికి కృతజ్ఞతలు తెలిపింది.

### 'టీచర్‌పై దాడి సరికాదు'

కరీంనగర్ కల్చరల్: నిజామాబాద్ జిల్లా కోటగిరి జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు టీచర్ మల్లికార్జున్‌పై ఆటవిక పద్ధతిలో దాడి చేయడం సరికాదని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాములు ఒక ప్రకటనలో అన్నారు.



# 'స్త్రీనిధి' పక్కదారి.. మహేశ్ సూత్రధారి

- మహిళా సంఘాల సభ్యులకు మాయమాటలు
- ఇద్దరు ఆర్పీల సహకారంతో రూ.19.89 లక్షలు స్వాహా
- గతంలో ఆర్పీగా పని చేసిన వ్యక్తి బాగోతం
- పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆర్పీలు



జగిత్యాల/రాయికల్(జగిత్యాల): రాయికల్‌లో స్త్రీనిధి రుణాల పక్కదారిలో సూత్రధారి గతంలో పని చేసిన ఆర్పీ మహేశ్ అని తేలింది. తాను ఆర్పీగా పని చేస్తున్నానని అతను మహిళా సంఘాల సభ్యులకు మాయమాటలు చెప్పాడు. ఇద్దరు మహిళా ఆర్పీల సహకారంతో వారి వద్ద నుంచి కిస్తీల రూపంలో రూ.19.89 లక్షలు తీసుకొని, తన సొంత ప్రయోజనాలకు వాడుకున్నాడు. ఈ విషయాన్ని 'సాక్షి' దినపత్రిక వెలుగులోకి తీసుకురావడంతో పంచాయితీ రాయికల్ ఠాణాకు చేరింది. వివరాల్లోకి వెళ్తే.. రాయికల్ మున్సిపాలిటీగా మారకముందు మహేశ్ ఆర్పీగా పని చేశాడు. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత స్త్రీనిధి రుణాలు మెప్మా పరిధిలోకి వచ్చాయి. రాయికల్ పట్టణంలో 9 సమైక్య సంఘాలు, వీటి పరిధిలో 253 మహిళా సంఘాలు, 2,530 సభ్యులున్నారు. సభ్యులు స్త్రీనిధి రుణాలు తీసుకొని, ఉపాధి పొందుతున్నారు. ప్రతినెలా చెల్లించే డబ్బులను వారు ఆర్పీలకు అందజేస్తున్నారు.

**సభ్యులపై అధికారుల ఒత్తిడితో వెలుగులోకి..**

రుణాలు పొందిన సభ్యులు నెలనెలా కిస్తీలు చెల్లించాలి. ఆ డబ్బులను ఆర్పీల ద్వారా మహేశ్‌కే ఇచ్చేవారు. కానీ అతను వాటిని బ్యాంకులో చెల్లించకుండా సొంతానికి వాడుకున్నాడు. ఈ వ్యవహారం 6 నెలలుగా జరుగుతోంది. ఇలా ఇప్పటివరకు అతను రూ.19.89 లక్షలు కాజేశాడు. స్త్రీనిధి రుణాల కిస్తీలు చెల్లించాలని మహిళా సంఘాల సభ్యులపై అధికారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో వారు తాము నెలనెలా కిస్తీలు చెల్లిస్తున్నామని తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో సభ్యులు ఆర్పీలకు డబ్బులిచ్చారని, వారు బ్యాంకులో చెల్లించమని మహేశ్‌కు అప్పగిస్తే అతను సొంతానికి వాడుకున్నాడని తేలింది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ విషయం బయటకు పొక్కడంతో పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. బాధితులు సంబంధిత పీడీ కార్యాలయంలో ఫిర్యాదు సైతం చేశారు.

**వారంలో చెల్లిస్తామని లేఖ**

వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని మహేశ్‌తోపాటు ఆర్పీలు తమ సంతకాలతో కూడిన లేఖ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు చెల్లించలేదు. ఈ విషయం కూడా బయటకు రావడంతో ఆర్పీలు గురువారం రాయికల్ ఠాణాకు వెళ్లి, మహేశ్, టీఎంసీ శ్రీరాంగౌడ్‌లకు డబ్బులు అందించామని, ఇందులో వారి పాత్ర కూడా ఉందని తెలిపారు. దీనిపై ఎస్సై కిరణ్‌కుమార్ విచారణ చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై డీఎంసీ సునీతను 'సాక్షి' వివరణ కోరగా అసలు మహేశ్ ఆర్పీగా పని చేయడం లేదని పేర్కొన్నారు.

## ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

- ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ



మాట్లాడుతున్న సత్యనారాయణ

మల్లాపూర్(కోరుట్ల): టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను, రైతులను మభ్యపెడుతుందని ఆర్టీసీ మాజీ చైర్మన్, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీజేపీ మండల శాఖ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా కేటాయిస్తున్న నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించడంతో పాటు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. ఎన్నికల వాగ్దానాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సీఎం కేసీఆర్ 2023 ఎన్నికల కోసమే ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపారని, దళితుల సంక్షేమం, ఉద్యోగాల భర్తీ అంటూ మరోమారు మాయ మాటలు చెబుతున్నాడని దుయ్యబట్టారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబారి ప్రభాకర్, రాష్ట్ర నాయకురాలు పూదరి అరుణ, మండల అధ్యక్షుడు ముద్దం సత్యనారాయణగౌడ్, సాతారం ఎంపీటీసీ గున్నాల శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, సీనియర్ నాయకులు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, గుండు భూమాగౌడ్, దేశెట్టి భూమేష్, గడ్డం నవీన్‌రెడ్డి, కుర్మా రాజరెడ్డి, అంజమ్మ, శ్రీనివాస్, ఎర్ర రాజు, సాయన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

## కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటా

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

వెల్గటూర్(ధర్మపురి): గ్రామ స్థాయిలో కాంగ్రెస్ జెండా మోస్తూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో వెల్గటూర్ ఉప సర్పంచ్ గుండాటి సందీప్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన పడిపూజ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయ్యప్ప దీక్షా స్వాములతో కలిసి భిక్ష చేసిన అనంతరం జీవన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీకి కార్యకర్తలే బలమని, 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తూ పార్టీ పటిష్టతకు నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న కార్యకర్తలను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. తనపై ప్రేమాభిమానాలు కురిపిస్తూ, తన కోసం వచ్చిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్‌రెడ్డి, వెల్గటూర్ సర్పంచ్ మే రుగు మురళి, ఉప సర్పంచ్ కుమారస్వామి, యూత్ మండల అధ్యక్షుడు పూదరి రమేష్, సీనియర్ నాయకులు గోళ్ల తిరుపతి, బైరం రెడ్డి, బందెల ఉదయ్, గు మ్మల వెంకటేష్, వెంకటస్వామి, జితేందర్, గెళ్లు శ్రీనివాస్, పోలోజు శ్రీనివాస్, గాజుల విజయ్, శ్రవణ్‌రెడ్డి, లక్ష్మణ్, దావుల శశి, హరీశ్, బిడారి భూ మయ్య, దుర్గయ్య, కొత్త హరీశ్, శ్రీనివాస్, అప్సర్, రాకేష్, తిరుమల్, ప్రవీణ్, అజయ్, హరి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

## 'నా కూతురు ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణం'

- పోలీసులకు ఫిర్యాదు చేసిన సంధ్య తండ్రి రాజేందర్
- కఠినంగా శిక్షించాలని వేడుకోలు
- ముగిసిన మృతురాలి అంత్యక్రియలు



సంధ్య–శ్రీకాంత్ పెళ్లి ఫొటో

కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కొట్టె రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన కూతురు సంధ్య బుధవారం పుట్టింట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్న విషయం విదితమే. పోలీసుల వివరాల ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన కొట్టె రమాదేవి–రాజేందర్ దంపతులు తమ కూతురు సంధ్యను వరంగల్‌కు చెందిన బొట్టు రమాదేవి–సదానందం దంపతుల కుమారుడు శ్రీకాంత్‌కిచ్చి 8–12–2021న వివాహం జరిపించారు. కట్నం కింద రూ.14 లక్షలు ఒప్పుకున్నారు. వివాహ సమయంలో 12 తులాల బంగారం, రూ.4 లక్షలు ఇచ్చారు. పెళ్లయిన తర్వాత 8 నెలలు సంధ్యను బాగానే చూసుకున్నారు. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి భర్త శ్రీకాంత్, అత్త రమాదేవి, మామ సదానందంలు అదనపు కట్నం రూ.5 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంధ్య గర్భిణీ అని చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధించారు. పుట్టింటికి వచ్చినప్పుడల్లా సంధ్య బాధపడితే తల్లిదండ్రులు సర్ది చెప్పేవారు. 31–12–2022న రాజేందర్ తన కూతురిని కూనారం తీసుకువచ్చాడు. 4–1–2023న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సంధ్య, అత్తింటి వేధింపులను తలుచుకొని, తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకుంది. సంధ్య ఆత్మహత్యకు ఆమె అత్తామామ, భర్త కారణమని మృతురాలి తండ్రి రాజేందర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నాడు. సంఘటన స్థలానికి పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాజవర్ధన్ వెళ్లి, పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంధ్య మృతదేహానికి ఆమె పుట్టింటివారు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు తరలివచ్చి, కన్నీరు పెట్టుకున్నారు.

## రైలు వ్యాగన్ కిందపడి ఒకరి ఆత్మహత్య



శ్రీనివాస్ (ఫైల్)

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లికి చెందిన నామని శ్రీనివాస్(53) గురువారం ఉదయం బొగ్గు రైలు వ్యాగన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురైన ఆయన ఎల్కలపల్లి శివారులోని పోచమ్మ గుడి సమీపంలో సింగరేణి నుంచి ఎన్టీపీసీ వైపు వెళ్తున్న వ్యాగన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జీవన్ పేర్కొన్నారు.

### నవలా రచయిత రేగులపాటి మృతి



కిషన్‌రావు (ఫైల్)

కరీంనగర్ కల్చరల్: కరీంనగర్‌కు చెందిన ప్రముఖ నవలా రచయిత రేగులపాటి కిషన్‌రావు(77) మృతిచెందారు. ఆయన 1946 డిసెంబర్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చింతల ఠానాలో జన్మించారు. 1970 నుంచి 2004 వరకు ఉపాధ్యాయునిగా పనిచేసి, కరీంనగర్ రాంనగర్‌లో స్థిరపడ్డారు. ఆయన 4 నవలలు, 6 కథా సంకలనాలు, 13 కవిత్వ సంకలనాలు వెలువరించారు. అభ్యుదయ భావాలతో ఆయన రచనలు సాగాయి. 1976లో ఆమె వితంతువు కాదు, 1978లో పతివ్రత ఎవరు?, 1981లో సంఘర్షణ, 1982లో ప్రేమకు పెళ్లెప్పుడు? అనే నవలలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఉత్తమ కవితా బహుమతి, సినారె సాహితీ పురస్కారం, ఉత్తమ కవి అవార్డు, ఉగాది పురస్కారం, మలయశ్రీ ప్రగతి శీల సాహితీ అవార్డు అందుకున్నారు. ఏడేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతూ గురువారం రాంనగర్‌లోని ఇంట్లోనే చనిపోయారు. కిషన్‌రావు స్ఫూర్తితో ఆయన భార్య విజయలక్ష్మి కూడా రచనలు చేశారు. ఆయన మృతికి పలువురు సాహితీవేత్తలు దాస్యం సేనాధిపతి, గండ్ర లక్ష్మణరావు, అన్నవరం దేవేందర్, వాణీశ్రీ, బుర్ర తిరుపతి, దామకుంట శంకరయ్య, కూకట్ల తిరుపతి, గాజుల రవీందర్, సీవీ కుమార్, మాడిశెట్టి గోపాల్ తదితరులు సంతాపం ప్రకటించారు.

### రూ.3 వేల కోసం ప్రాణం తీసుకున్నాడు

- మల్లాపూర్‌లో యువకుడి ఆత్మహత్య



వికాస్ (ఫైల్)

మల్లాపూర్(కోరుట్ల): తండ్రి రూ.3 వేలు ఇవ్వలేదని, క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్‌కు చెందిన అప్పాల మల్లేశ్–జల దంపతులకు కుమార్తె, కుమారుడు వికాస్(19) ఉన్నారు. కూతురికి వివాహం కాగా కుమారుడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం తల్లి జల వ్యవసాయ పనులకు వెళ్లింది. తండ్రి గొర్రెలను మేపేందుకు వెళ్తుండగా వికాస్ తనకు రూ.3 వేల కావాలని అడిగాడు. ఇప్పుడు తన వద్ద లేవని, సాయంత్రం వచ్చాక ఇస్తానని చెప్పి, మల్లేశ్ గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన వికాస్ క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి, ఉరేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు.

### చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి



లచ్చవ్వ(ఫైల్)

చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్‌కు చెందిన పెద్ది లచ్చవ్వ(75) చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై ఉపేంద్రచారి కథనం ప్రకారం.. లచ్చవ్వ కొన్నేళ్లుగా అనారోగ్యంతోపాటు, మతిస్థిమితం సరిగాలేక ఇబ్బంది పడుతోంది. కుమారుడు అంజయ్య వద్ద ఉంటోంది. బుధవారం అంజయ్య దంపతులు పొలం వద్దకు వెళ్లగా లచ్చవ్వ క్రిమిసంహారక మందు తాగి, తన మనవరాలికి చెప్పింది. కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువా రం ఉదయం మృతిచెందింది. మృతురాలి కు మారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

**లచ్చవ్వ నేత్రాలు సజీవం**

లచ్చవ్వ నేత్రాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఆమె కుమారుడు చొప్పదండి లయన్స్ క్లబ్ సభ్యులకు సమాచారం అందించడంతో వచ్చి, టెక్నీషియన్ సాయంతో నేత్రాలు సేకరించారు. అనంతరం వాటిని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి పంపించారు.

## ఘనంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలు



గజమాలతో సన్మానిస్తున్న అభిమానులు



శుభాకాంక్షలు తెలుపుతున్న సత్యంరెడ్డి



రాయికల్‌లో కేక్ కట్ చేస్తున్న నాయకులు

జగిత్యాలటౌన్/మల్లాపూర్/రాయికల్/జగిత్యాల రూరల్/సారంగాపూర్: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. అభిమానులు జీవన్‌రెడ్డిని భారీ గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. కేక్ కట్‌చేసిన జీవన్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. 40ఏళ్లుగా రాజకీయజీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజాభిమానంతో రాజకీయ జీవితంలో కొనసాగానని, తనను ఆదరిస్తున్న కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు వాల్మీకి ఆవాసం, ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నాయకులు కళ్లెపెల్లి దుర్గయ్య, విజయలక్ష్మి, బండ శంకర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, నక్క జీవన్, రేపల్లె హరికృష్ణ, ముంజాల రఘువీర్‌గౌడ్, గుండ మధు, తోట నరేష్ పాల్గొన్నారు. కాగా కిసాన్‌కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి సత్యంరెడ్డి ఎమ్మెల్సీకి జ్ఞాపిక అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాయికల్ పట్టణంలోని గాంధీచౌక్ వద్ద కాంగ్రెస్ మండల, పట్టణ శాఖల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోరుతూ జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశారు. పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, మండల అధ్యక్షుడు రవీందర్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, నాయకులు షాకీర్, బాపురపు నర్సయ్య, మున్ను, బొంగోని భూమాగౌడ్, దివాకర్‌రెడ్డి, మండ రమేశ్, మహేందర్‌గౌడ్, భూమారెడ్డి, భూమయ్య, నాగరాజు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అలాగే జగిత్యాల మండలంలోని పొరండ్ల, సోమన్‌పల్లి, లక్ష్మీపూర్, తిప్పన్నపేట, మోరపల్లి, కల్లెడ, తాటిపల్లి గ్రామాల్లో కేక్‌లు కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్ పొగల్ల సంధ్యారాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు పోగుల్ల శ్రీనివాస్‌రెడ్డి, విష్ణు, రంజిత్, భూమారెడ్డి, రాధకిషన్‌రావు, గంగాధర్, రమేశ్‌బాబు, గుంటి మొగిళి, మారు గంగారెడ్డి, మునీందర్‌రెడ్డి, చకినం గంగాధర్ పాల్గొన్నారు. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుబ్బరాజన్న ఆలయం, బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్‌చేసి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు.

## ట్రాక్టర్ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు

జగిత్యాల క్రైం: ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా నడిపి, ఓ మహిళ మృతికి కారణమైన డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేటకు చెందిన తోట తిరుమల్ తన తల్లి లలితతో 2017 ఏప్రిల్ 18న బైక్‌పై జగిత్యాల వస్తున్నాడు. జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామం వద్ద ఒర్సు అంజి (జగిత్యాల) ఎదురుగా ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ వచ్చి, ఢీకొట్టాడు. ఈ ఘటనలో తిరుమల్, లలితలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లలిత మరుసటి రోజే మృతిచెందింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌పై అప్పట్లో కేసు నమోదైంది. గురువారం ఏపీపీ రాజేశ్, కోర్టు కానిస్టేబుల్ హరిప్రసాద్, సాక్ష్యులను కోర్టులో ప్రవేశపెట్టగా జేఎఫ్‌సీఎం న్యాయస్థానం మెజిస్ట్రేట్ అంజికి ఆరు నెలల జైలుశిక్షతోపాటు రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

## రూ.4 కోట్ల అప్పులు.. కుటుంబసభ్యులతో పరారీ



నిందితుడి ఇంటి గోడపై రాసిన రాతలు



ఆందోళన చేస్తున్న బాధితులు

- నిందితుడి ఇంటి ఎదుట బాధితుల ఆందోళన

జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లిలో అప్పు తీసుకొని, కుటుంబసభ్యులతో సహా పరారైన వ్యక్తి ఇంటి ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందుపల్లికి చెందిన గాండ్ల వెంకన్న జగిత్యాల పట్టణంలోని కొంతమంది వద్ద చిట్టీలు, రియల్ ఎస్టేట్ పేరిట సుమారు రూ.4 కోట్ల వరకు అప్పులు తీసుకున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి, తన కుటుంబసభ్యులతో కలిసి పరారయ్యాడు. దీంతో బాధితులందరూ గురువారం అతని ఇంటితోపాటు సమీప ప్రాంతాల్లో గాండ్ల వెంకన్న కనిపించడం లేదని, అతన్ని పట్టించిన వారికి రూ.3 లక్షల నజరానా ఇస్తామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గోవిందుపల్లిలోని అతని ఇంటి గోడలకు ఈ ఇల్లును కొనాలనుకునేవారు తమను సంప్రదించాలని రాశారు. అనంతరం అక్కడే ఆందోళనకు దిగారు.

## తాళం వేసిన ఇళ్లే టార్గెట్

- ఆరు కేసుల్లో 19.5 తులాల బంగారం స్వాధీనం
- వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రకాశ్



వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రకాశ్

రాయికల్(జగిత్యాల): తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా పెట్టుకున్న దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను అరెస్ట్ చేయడంతో ఆరు కేసుల్లో 19.5 తులాల బంగారం, 30 తులాల వెండి, ఒక బైక్, రూ.11 వేల నగదు, మొత్తం రూ.11.07 లక్షలు రికవరీ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయికల్ మండలం రామారావుపల్లిలో గత డిసెంబర్ 18న కోట్టె రాజిరెడ్డి ఇంట్లో పట్టపగలే మిట్టపల్లి లక్ష్మణ్ దొంగతనానికి యత్నించగా, అతడి ఇంట్లో ఉన్న సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన లక్ష్మణ్ చిన్నతనం నుంచే చెడు అలవాట్లు, మద్యానికి బానిసై దొంగతనాలు చేయడంతో ఇంటి నుంచి కుటుంబ సభ్యులు వెళ్లగొట్టారు. 2013 నుంచి హైదరాబాద్‌లో గది కిరాయికి తీసుకుని ఉంటూ హోటల్‌లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలు మొదలుపెట్టాడు. హైదరాబాద్‌లో పట్టపగలు తాళం వేసిన ఇళ్లకు కన్నాలు వేసి అక్కడి పోలీసులకు దొరికిపోయి 2015లో చెర్లపల్లి జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్, నిర్మల్ జిల్లాల్లో 30 దొంగతనాలు చేశాడు. 2022 ఫిబ్రవరిలో నిర్మల్ పోలీసులు పట్టుకుని జైలుకు పంపగా, విడుదలైన తర్వాత మహారాష్ట్ర జిల్లా నాందేడ్ మండలం ధర్మాబాద్ గ్రామానికి మకాం మార్చాడు. అక్కడి నుంచి జగిత్యాల రూరల్, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాల్లో పట్టపగలే తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసి, ధర్మాబాద్ వెళ్లి పేకాట ఆడుతూ, మద్యం తాగుతూ జల్సాలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణకుమార్, రాయికల్ ఎస్సై కిరణ్‌కుమార్ మైతాపూర్ శివారులో మల్లన్న గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, లక్ష్మణ్ రాయికల్‌లో దొంగిలించిన పల్సర్ బైక్‌పై వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దొంగను పట్టుకున్న సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.

## సాక్షులను బెదిరించిన పెద్ద మనుషుల అరెస్టు

చందుర్తి(వేములవాడ): హత్య కేసులో సాక్షులను బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన చందుర్తి మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన ముగ్గురు పెద్ద మనుషులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. నర్సింగాపూర్‌కు చెందిన మెరుగుల హరీశ్ హత్య కేసులో సాక్షులైన బండి శ్రావణ్, కొమ్ముగపల్లి రాజశేఖర్‌లను నిందితులు నేరెళ్ల రమేశ్, వేణు, మల్లేశంలు బెదిరింపులకు గురిచేశారు. అంతేకాకుండా రమేశ్ ఇల్లు దహనం చేసిన కేసులో నిందితులుగా ఉన్న బండి శ్రావణ్, కొమ్మునపల్లి రాజశేఖర్, కొమ్మునపల్లి మహేశ్, కొలకాని నాగరాజుల నుంచి కేసును ఉపసంహరించుకునేలా చేస్తామని పెద్ద మనుషులు నేరెళ్ల మల్లేశం, చింతం దేవయ్య, సంపునూరి పర్శరాములుగౌడ్‌లు తెలిపారు. రూ.13 లక్షలను నేరెళ్ల మల్లేశం, నేవూరి రవి పేరిట బ్యాంకులో జాయింట్ ఖాతా తీసి, వేయించారు. మరుసటిరోజే కేసును ఉపసంహరించుకోబోమని అదనంగా రూ.17 లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారని బండి శ్రావణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారు కేసు నమోదు చేశారు. నేరెళ్ల రమేశ్, వేణు, మల్లేశంలను వారం క్రితమే అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపగా, పెద్ద మనుషులను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.